Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 39

(Feb. 11, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 39

(Feb. 11, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 11—2—47 మంగళవారం [సంచిక 39

కటక్ జైల్లో ఖైదీల నిరశనవ్రతం

కటక్, ఫిబ్రవరి 9

కటక్ జైలులోని 200 మంది ఖైదీలు నిరశన వ్రతం చేస్తున్నట్టుగా ఒక ప్రభుత్వోద్యోగి విలేఖరుల సభలో చెప్పారు. కొందరు ఖైదీలు తర్వాత ఉపవాస వ్రతం మానినారట. కాని ఇంకా చాలమంది నిరశన వ్రతం చేస్తూనే ఉన్నారు.

బొంబాయి రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయుల సమ్మె

బొంబాయి, ఫిబ్రవరి 9

బొంబాయి రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ కార్య వర్గం ఇలా తీర్మానించింది:

"ఫిబ్రవరి 20 తేదీ ఒకరోజు సమ్మె చేయాలి, మార్చి 11 మంది రాష్ట్ర వ్యాప్తంగా సర్వవ్యాప్త సమ్మె ఆరంభించాలి."

ప్రభుత్వ ప్రకటనను స్థానిక సంస్థలు పాటించి జీతాలు ఎక్కువ చేయకపోవడమే ఇందుకు కారణమని ఆ సంఘ అధ్యక్షుడు చెప్పాడు. ఈ సమ్మె వస్తే 45,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలుస్తున్నది.

తాత్కాలిక ప్రభుత్వంనుండి లీగు రాజీనామా ఈయదు

వైస్రాయికి లీగు సభ్యుల లేఖ

బ్రిటిష్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రకటిస్తుందని ఊహలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

రాజ్యాంగనిర్మాణసభలో పాల్గొనకూడదని లీగ్ తీర్మానించింది కాబట్టి, తాత్కాలిక ప్రభుత్వంలో లీగ్ సభ్యులు వుండ వీలులేదని కాంగ్రెసు నాయకులు వైస్రాయిని కోరినట్లు పూర్వము ఒక వార్తను ప్రకటించాము.

అందుపై ముస్లింలీగ్ సభ్యులు వైస్రాయికి ఒక జాబు వ్రాశారని రూఢిగా తెలుస్తున్నది. బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించడమే అర్హత అయితే లీగ్ అపలు పూర్తిగా అంగీకరించిందని, కాంగ్రెసు బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించలేదని అందులో వ్రాశారట.

కాబట్టి కాంగ్రెసు సభ్యులలాగే తాము కూడ తాత్కాలిక ప్రభుత్వంలో వుండడానికి పూర్తిగా హక్కున్నదని వీరు తెలియజేశారు. లీగ్ సభ్యులను రాజీనామా యివ్వమనడం కాంగ్రెసుకు తగదని వీరి వాదన.

ఈ లేఖను వైస్రాయి బ్రిటిష్ ప్రభుత్వానికి పంపాడని తెలుస్తున్నది.

కొత్త ప్రణాళిక వస్తుందా?

బ్రిటిష్ కుట్రల సరికొత్తరూపం

"ఇప్పుడో, ఇంకొన్నాళ్ళకో భారతదేశానికి మరొక కొత్త ప్రణాళికను బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటిస్తుంది" అని ఒక ఉన్నతోద్యోగి తనతో చెప్పాడని అమెరికన్ యునైటెడ్ ప్రెస్ విలేఖరి వ్రాశాడు. ఆ ఉద్యోగి ఇంకా ఇలా చెప్పాడట.

"బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్న సంయుక్త (కాంగ్రెసు లీగు) పరిపాలన పద్ధతి కలగా జారిపోయింది. భారతదేశంలో తగాదాలు, అంతర్యుద్ధం పోవాలంటే త్వరలోనే మరొక క్రొత్త ప్రణాళికను ప్రకటించితీరాలి.

"కాంగ్రెసుపార్టీ మీటింగులాగా రాజ్యాంగ సభ తయారయింది. భారతరాజ్యాంగ శాసనం ఒక్కవర్గమే తయారుచేస్తే బ్రిటన్ అంగీకరించదు."

బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడే ఏమీ ప్రకటించదు

వచ్చేవారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ విషయాలపై ఏ ప్రకటనా చెయ్యదట, లీగు సభ్యులను తాత్కాలిక ప్రభుత్వంనుంచి తొలగించడానికి బ్రిటన్ వెనుకంజ వేస్తున్నదని కూడ పై విలేఖరి రాస్తున్నాడు:

చీఫ్ కమీషనర్ రాష్ట్రాలలో సలహా సంఘాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9

చీఫ్ కమీషనర్ పరిపాలించే ఢిల్లీ, అజ్మీర్ మార్వారా, రాష్ట్రంలో పరిపాలనకు సలహాసంఘాన్ని ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీలో ఏడుగురు సభ్యులుంటారు. వీరిలో ఆ రాష్ట్రంనుండి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నుకోబడిన సభ్యుడుంటాడు. మరి కొన్ని స్థానికసంస్థలు (మునిసిపాలిటీలు, బోర్డులు) ఎన్నుకుంటాయి. మరిముగ్గురిని ప్రభుత్వం నియమిస్తుంది. చీఫ్ కమీషనర్ ఈ కౌన్సిల్ సలహా తీసుకుంటాడు. సలహా తీసుకోవలసిన అంశాలివి.

సామాన్యపాలనవిధానానికి, ప్రణాళికలకు చెందిన విషయాలు. వీనిని అమలుజరిపే పద్ధతులు. ఇంకేమైన భారత ప్రభుత్వమో, చీఫ్ కమీషనరో తెలపాలనుకున్న అంశాలు.

ఈ సలహాసంఘం కూడ కేవలం సలహా ఇస్తుంది. ఈ సలహాను చీఫ్ కమీషనర్ పాటించాలన్న నియమంలేదు. కాని ఈ సలహాసంఘ సభ్యులు తీర్మానాలు, ప్రశ్నలు పంపవచ్చు. ఉద్యోగులు ఈ సలహాసంఘ సమావేశంలో పాల్గొంటారు. కాని వోటింగు హక్కు వారికుండదు.

చాల ఏండ్లనుండి, ఏ మాత్రం ప్రజాతంత్ర పద్ధతిలోను కమిషనర్ల రాష్ట్రాలలో పాలన సాగడంలేదని ఈ విషయమై చాల ఆందోళన జరిగింది.

వ్యవసాయ ఆదాయపు పన్ను బిల్లు వాయిదా

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయం

మద్రాసు, ఫిబ్రవరి 9

వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే బిల్లును, బడ్జెట్ సమావేశంవరకు వాయిదా వేయాలని, యివాళ ఉదయం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.

జమీందారీవిధానం రద్దు చేయాలనే సూత్రాన్ని కరంత్‌గారు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ అంగీకరిస్తున్నట్లుకూడ తెలుస్తుంది.

తర్వాత ఎస్టేట్‌లాండ్ రెవెన్యూ బిల్లు ఆవశ్యకతనుగూర్చి ప్రకాశంగారు మాట్లాడారనీ, చర్చ ఇంకా పూర్తికాలేదనీ తెలుస్తుంది.

ఇప్పటికైనా ప్రజలనుండి ప్రతినిధుల నెన్నుకొన్న శాసనసభలు పెట్టకుండా, ఈ నామమాత్రపు సలహాసంఘంనియమించారు. ఇది ఏవిధంగాచూచినా ప్రజాస్వామిక పద్ధతి కాదు.

కాంగ్రెస్ వర్కింగుకమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6

కాంగ్రెసు వర్కింగుకమిటీ మార్చి 5 వ తేదీ న్యూఢిల్లీలో సమావేశమవుతుందని కాంగ్రెస్ కార్యదర్శి ప్రకటించాడు.

సంస్థానాధిపతుల కోర్కెలకు కాంగ్రెసు ఒప్పుదల?

ప్రతినిధుల ఎన్నిక విషయం తేలలేదు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9

నరేంద్రమండలి రాయబారకమిటీ, రాజ్యాంగ నిర్మాణసభ నియమించిన సంస్థాన రాయబారకమిటీలు రెండూ నిన్న నేడూ సమావేశం జరిపాయి. ఈరోజు సమావేశంపూర్తి అయింది.

నరేంద్రమండలి చేసినతీర్మానాన్ని బ్రిటిష్ ప్రణాళిక ప్రాతిపదికపై చర్చించారు. ఈతీర్మానాన్ని ఇంకావివరంగా చర్చించాలని తీర్మానించుకున్నారు. బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించామని రాజ్యాంగసభ రాయబారకమిటీ వారు స్పష్టపరిచారట.

యూనియన్‌లో సంస్థానాలు చేరేఅంశం సంప్రదింపులమీద ఆధారపడాలని, ఆయా సంస్థానాలు ఇష్టముంటేనే చేరాలనికూడ ఈ సంయుక్త సమావేశంలో అంగీకరించారట.

సంస్థానాల సరిహద్దుల మార్పులనుమ స్యేమీలేదని, అలాంటిమార్పు లేవైనా, కేవలం సంస్థానాల అంగీకారంమీదనే జరగాలని కూడ తీర్మానించుకున్నారని తెలుస్తున్నది.

యూనియన్ అధికారాలు

సంస్థానాలు అప్పగించిన అధికారాలు మాత్రమే యూనియనుకు సంక్రమిస్తాయి. ఇకయూనియన్ అధికారాలుగా సంప్రదాయ సిద్ధంగాఉన్నవీ కూడా యూనియన్‌కు చెంది ఉంటాయని రాజ్యాంగసభ మొదటి తీర్మానంలో ఉంది. అలాంటివానిని కూడ స్పష్టంగా ఆలా సంప్రదాయ సిద్ధమైన అధికారాలేవో నిర్వచించాలని కూడ ఈ సమావేశంలో నిర్ణయానికివచ్చారు. సంస్థానాలలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలి, ఎలాంటి రాజ్యాంగ శాసనం వారేర్పరుచుకోవాలి. అనేది కూడ ఆయా సంస్థానాల ఇష్టానికే వదిలిపెట్టారు. ప్రతి సంస్థానం వ్యవహారిశ్రంగా ఉంటుంది అని వీరు తీర్మానానికి వచ్చారు.

సార్వభౌమాధికారాలు బ్రిటన్ పోతూనే రద్దవుతాయి. ఆ అధికారాలు ఇక యూనియన్‌కు సంక్రమించవని, కొత్త రాజ్యాంగ చట్టం ద్వారా ఏ అధికారాలు నిర్ణీతమవుతాయో అవి మాత్రమే యూనియన్‌చేత ఉంటాయని వీరు తేల్చుకున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేకంగా ఏ సంస్థానంతోనైనా చర్చలకు అవకాశమున్నా నరేంద్రమండలి వేసిన కమిటీయే అధికారయుతమైన సంస్థాన ప్రతినిధిసంస్థగా వీరు అంగీకరించారట.

ప్రతినిధుల ఎన్నిక విషయం ఇంకా చర్చిస్తున్నారు

పదిలక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున 93 గురు సంస్థానాల పక్షంగా రాజ్యాంగ నిర్మాణసభలో పాల్గొనాలని బ్రిటిష్ ప్రణాళికలో ఉంది. పదిలక్షం జనాభాలేని సంస్థానాలను గ్రూపులుగాచేసే విషయమై వీరాలోచిస్తున్నారు. ఇంకొక సమావేశంలో ఈ విషయమై నిర్ణయం జరుగుతుంది.

అధికార ప్రకటన

ఈ సమావేశాన్ని గూర్చి భోపాలునవాబు పండిత జవహర్‌లాల్ నెహ్రూగారలు ఈ క్రింది సంయుక్త ప్రకటన చేశారు.

"రాయబార కమిటీలు రెండూ నిన్నా, ఈ రోజూ, సమావేశమయ్యాయి. బ్రిటిష్ ప్రణాళికను, రాజ్యాంగసభ తీర్మానాలనూ, నరేంద్రమండలి తీర్మానాలనూ, చర్చించాం.

"సంస్థాన ప్రతినిధులను ఎలా ఎన్నుకోవాలనే విషయమై, నరేంద్రమండలి, రాజ్యాంగసభల కార్యదర్శులు కలిసి కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. వానిని వచ్చే సంయుక్త సమావేశంలో చర్చిస్తాము."

ఈ చర్చలనుబట్టి చూస్తే నిరంకుశ సంస్థాన ప్రభువుల కోర్కెలను చాలవరకు రాజ్యాంగసభ కమిటీ మన్నించినట్లు కనిపిస్తుంది. సంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వంఏర్పడాలన్న ప్రజావాంఛను వదలివేసి ఆ సంస్థానాల ఇష్టానికే వదిలివేశారు. సార్వభౌమాధికారాలు యూనియన్‌కు సంక్రమించే విషయం గాలికి పోయింది. సంస్థానాలన్నీ వ్యవహారిక రాష్ట్రాలుగా అంగీకరించడం జరిగింది.

ఏమాత్రం ప్రజాతంత్ర పద్ధతి వాసనకూడ లేక, ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్న సంస్థానాల నిరంకుశ ప్రభువులక్రింద ఆయాదోపంతు [illegible]

కాట్రగడ్డ నారాయణరావుగారి అరెస్టు

అరెస్టుచేసినప్పుడు పోలీసుల మొరటుతనం

బెజవాడ, ఫిబ్రవరి 10

నేటి ఉదయం సుమారు 7 గంటలకు బెజవాడ పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టరు 5 గురు పోలీసులతో వచ్చి, శ్రీ కాట్రగడ్డ వెంకటనారాయణరావుగారిని(మాజీ కాంగ్రెస్ యం. యల్. ఏ) అరెస్టుచేశాడు.

అరెస్టుకు పూర్వం రాత్రంతా పోలీసులు నారాయణరావుగారింటిని కాపలాకాశారు. అరెస్టుచేసినప్పుడు వారంటు చూపడంగాని, కారణం చెప్పడంగాని చెయ్యలేదు. పోలీసులు బలవంతంగా తలుపులు తోసుకుంటూ యింట్లో ప్రవేశించారు. పోలీసులచేత రెండు రెక్కలూ పట్టించి కార్లో కూచో పెట్టించాడు. ఇంట్లో మాటాడి రావడానికి కొద్ది వ్యవధి యిమ్మని నారాయణరావుగారు అడిగితే, సర్కిల్ ఇన్‌స్పెక్టరు నిరాకరించాడు. ఇందుకు నారాయణరావుగారు అసమ్మతిని తెలియజేశారు.

చుట్టుప్రక్కల ప్రజలు అనేకమంది పోలీసుల దుష్ప్రవర్తనను కళ్ళారా చూశారు.

ఆర్డినెన్సులతో శాంతినెలకొనదు

మదరాసు అసెంబ్లీలో వెంకటేశ్వర్లు తీర్మానంపై చర్చ

మదరాసు, ఫిబ్రవరి 9

మదరాసు ఆర్డినెన్సును రద్దుచేసి, ఖైదీలను వదలిపెట్టాలని కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు తెచ్చిన తీర్మానంపై ఒన్నటి చర్చలో మరికొన్ని భాగాలు ఈక్రింద ఇస్తున్నాం.

తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బి. యస్. మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఈ ఆర్డినెన్సులో ఇంత కఠినమైన షరతులుండరాదని, అన్ని అసాధారణ అధికారాలు ఉద్యోగులకు ఇవ్వరాదని అన్నారు.

మలబారులో ప్రమాదస్థితిలేదు

ఏ. కె. మొహియుద్దీన్ కుట్టిగారిలా అన్నారు. "గోవిందమీనన్‌గారన్నట్లు మలబారులో ప్రమాదస్థితేమీ లేదు. కమ్యూనిస్టులు చేసిన కార్యాలన్నీ చెడుగనీ, మంత్రివర్గం చేసిందంతా మంచిదనీ భావించడం సరికాదు".

ఆర్థిక ఇబ్బందులున్నన్నాళ్ళు అశాంతి తప్పదు

టి. జె. యస్. విల్సన్‌గారు వెంకటేశ్వర్లుగారి తీర్మానాన్ని బలపరుస్తూ యిలా అన్నారు.

"ఒకప్పుడు కాంగ్రెసువాదులుగా వున్న కమ్యూనిస్టులు హింసాకార్యాలు చేస్తున్నారని మీరంటున్నారు. వారు తమ ఆశయాలను అనుసరించి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు వారు హింస చేస్తున్నారంటూ, తిరుగ అలాంటి హింసా పద్ధతులనే, ప్రభుత్వం వుపయోగించవచ్చునా? ఈఆర్డినెన్సు పశుబల ప్రయోగంకాదా?

"ఆర్థిక బాధలు వున్నన్నాళ్ళు దేశంలో అశాంతి తప్పకుండావుంటుంది. ఈసమస్యను పరిష్కారం చెయ్యాలంటే, పౌరహక్కులను అణచివేస్తే కుదరదు. ఆర్థికంగా రక్షణల నేర్పరచి, బాధలు లేకుండా చేయడం మూలంగానే ఆ సమస్యను పరిష్కారం చెయ్యాలి.

ఏమి నేరం చేశారో బుజువుకావాలి. కాబట్టి వారందరిని విడుదలచేసి, ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతున్నాను."

ఇదొకవినాశకర పద్ధతి

మహమ్మద్ అన్వార్ సాహెబ్‌గారిలా అన్నారు.

"కమ్యూనిస్టుల ప్రమాదం విచారకరమైనదైతే, ఈఆర్డినెన్సు రాజ్యం వినాశకరమైనది కాబట్టినేను ఈతీర్మానాన్ని బలపరుస్తున్నాను. కమ్యూనిస్టు ప్రమాదమంటూ కాంగ్రెస్ ప్రభుత్వ మెందుకంత పెద్దగా భయపడుతున్నదో నాకర్థం కాలేదు. నేను గ్రామసీమ నుండి వచ్చాను. కమ్యూనిస్టుల ప్రమాదం నాకు కన్పించలేదు.

"ఇంత దారుణశాసనం చేయడం విచారకరం. ఇలాంటి అసాధారణ అధికారాలు ప్రయోగించడంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచలేరు. ఇంకా ఉద్యమం రహస్య రూపంతో మరింత పెరిగిపోయేందుకు ఈశాసనము ఉపయోగపడుతుంది. కమ్యూనిస్టులు కొందిమందే ఉన్నారుగనక సామాన్యచట్టాలను ఉపయోగిస్తేచాలు. ప్రజాప్రభుత్వమూ ఆర్డినెన్సురాజ్యమూ కలిసి పనిచేయలేవు"

తర్వాత ముస్లింల విషయంలో కొన్ని అన్యాయాలు జరిగాయని ఆయన వివరించి, ఈ ఆర్డినెన్సే అసలు జరపకమంటే, గ్రామప్రజల ప్రేమను పోగొట్టుకోవడమే నన్నారు.

అన్నాప్రగడ కామేశ్వరరావుగారు ఆర్డినెన్సును బాగా బలపరచారు. కాని "జైళ్ళకు వెళ్ళి విచారించి, నిర్దోషులను వదిలిపెట్టేందుకు ఒక అనధికార విచారణ సంఘాన్ని నియమించండి" అని కోరారు.

ఆర్డినెన్సు షరతులు రాక్షసంగా ఉన్నవి

హెచ్. యస్. హంస్పీన్‌గారిలాఅన్నారు:

"ఆర్డినెన్సులోనికొన్నిభాగాలు రాక్షసంగా ఉన్నవి. ఇప్పటికిముటుకు కమ్యూనిస్టుల మీదికే గురిపెట్టబడినప్పటికీ, ఈ ఆర్డినెన్సు పౌరహక్కులకే విఘాతంగా ఉన్నదికాబట్టి ఈ ఆర్డినెన్సును ఖండిస్తున్నాను."

ఇలా అంటూనే ఈయనగారు కమ్యూనిస్టు పార్టీని నిషేధించే పరిపోయుండిగాని [illegible]

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 11 : మంగళవారం

ఉపాధ్యాయుల కోర్కెలు తీర్చాలి

"ప్రభుత్వంతో జరిపే రాయబారాలన్నీ విఫలమయ్యేపక్షంలో, మార్చి 1 వ తేదీలోగా ఉపాధ్యాయులకోర్కెలు నెరవేర్చనిపక్షంలో ప్రత్యక్ష పోరాటం ప్రారంభించాలి" — అని 8 వ తేదీన బెజవాడలో సమావేశమైన కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు తీర్మానించారు. మున్నూరుమందికి పైగా వచ్చిన వాళ్లందరం ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా అంగీకరించిన తీర్మానం ఇది. కొందరవడి చేసినది కాదీ తీర్మానం. ఎన్నాళ్ళో ఓర్చి, మరెన్నాళ్ళో ... తుదకు వేసారి గత్యంతరంలేక ఈ తీవ్రచర్యకు పూనుకొన్నారు. ఈ పరిస్థితి వచ్చిన ఉపన్యాసాల ధోరణి చూస్తే ...

[illegible]

టీచర్ల కడుపుకొట్టి విజ్ఞానాన్ని దెబ్బకొట్టవద్దు

పులివెందులతాలూకా ఉపాధ్యాయుల హెచ్చరిక

పులివెందుల, ఫిబ్రవరి 9

కడపజిల్లా పులివెందులతాలూకా ఎలిమెంటరీ స్కూళ్ళ టీచర్సుయూనియన్ కార్యదర్శి క్రింది ప్రకటన చేస్తున్నారు

1947 సంవత్సరం ఫిబ్రవరి నెల 2 వ తేదీన పులివెందుల తాలూకా ప్రాథమికోపాధ్యాయుల కార్యవర్గసమావేశము పులివెందులలో మధ్యాహ్నము 1 గంటకు సమావేశమై ఈ క్రింది తీర్మానముల నేకగ్రీవముగ నామోదించిరి.

1. చాలీచాలని జీతాలతో విపరీతమైన ఈ కరువు దినాలకు మన ప్రజాప్రభుత్వమైనా మన కష్టాల నీడేరుస్తుందనే ధైర్యంతో దాటుకొస్తున్న ఉపాధ్యాయవర్గానికి నూతన స్కేళ్ళు చాల విరాళ, నిరుత్సాహాలను గల్గి ...

[illegible]

రైతులపై చల్లపల్లి జమిందారు కక్ష

విద్యార్థులకు అండగా నిలచినందుకు

చల్లపల్లి, ఫిబ్రవరి 6

కృష్ణాజిల్లా విద్యార్థి ఫెడరేషన్ సహాయ కార్యదర్శి చలసాని శ్రీనివాసరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు.

చల్లపల్లి విద్యార్థులసమ్మె సందర్భంలో జనవరి 2 వ తేదీన పోలీసులు రావడం, స్కూలుగేట్లవద్ద పికెటింగు చేస్తున్న 14 మంది విద్యార్థులను అరెస్టు గావించడం పాఠకులకు విదితమే. అనాడు విద్యార్థుల కండగా వందలాది రైతుకూలీలువచ్చారు. విద్యార్థులతో పాటు అరోజున 4 గురు రైతులు కూడా అరెస్టుచేయబడిరి. మొత్తం అరెస్టు చేసిన వారందరినీ అనాడు సాయంకాలమే విడుదలచేసారు.

కాని యీ 4 గురు రైతులపైన జమిందారు ప్రోత్సాహంతో పోలీసుకేసు బనాయించ బడింది. 447 వ సెక్షన్ క్రింద నేర ...

[illegible]

విశాఖజిల్లా రైతులపై ప్రధాని ఆరోపణలకు జవాబు

జిల్లా రైతుసంఘాధ్యక్షుని ప్రకటన

విశాఖపట్టణం, ఫిబ్రవరి 6

విశాఖజిల్లా రైతుసంఘ అధ్యక్షులు శ్రీ కె. గోవిందరావుగారు ఈ దిగువప్రకటన చేస్తున్నారు :

ఇటీవల మద్రాసు ప్రధానిగారు అసెంబ్లీలోనూ, కౌన్సిలులోనూ ఆర్డినెన్సును సమర్థిస్తూ చేసిన ఉపన్యాసాలలో, అనేక యితర జిల్లాలతోబాటు విశాఖజిల్లాలోకూడ రైతులు చట్టవిరుద్ధంగా భూములాక్రమించుకుంటున్నారనీ, ప్రత్యేకంగా మందసా ఎస్టేటులో శిస్తుల నిరాకరణోద్యమంకూడా జరిగిందనీ తెలియచేశారు.

ప్రకాశంగారి వాగ్దానాలేమయ్యాయి ?

[illegible]

పన్నులే. అడవుల్లో పశువులేపైనా ... వాటి చర్మాలుకూడా రాజావారికి సమర్పించుకోవాల్సిందే.

జమీందారీ దౌర్జన్యాలకు సమర్థన

1944 లో కరువువాతబడి, ... అయిపోయి, ఆర్థిక వ్యవస్థే తల్లక్రిందులైన పరిస్థితుల్లో, రైతులు (ఉత్తర విశాఖ ప్రాంతం) శిస్తులు చెల్లించలేక పోయారంటే ఆశ్చర్యం ఏముంది ? ఆ ప్రాంతమంతా న్యాయంగా కరువు ప్రాంతంగా ప్రకటించవలసింది. శిస్తులు కట్టాలంటే అనుమతి ...

[illegible]

ఆర్డినెన్సు పరిపాలనలో జరిగే న్యాయం !!

[illegible]

"Law is an ass"

మేకపల్లి - కోడేరు కథ

[illegible]

సవరణ

[illegible]

కమ్యూనిస్టులతోబాటు, ప్రతి ప్రజాపవాదినీ ఈ ఆర్డినెన్సు అణచివేస్తుంది!

మన జాతీయోద్యమానికే ప్రమాదమని కాంగ్రెసు నాయకుల ప్రకటనలు

దివితాలూకా యువజన కాంగ్రెసు అధ్యక్షుడు

దివితాలూకా యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రీయుత కొల్లి లక్ష్మీనారాయణ, అముదాల్లంక గ్రామ కాంగ్రెసు కమిటీ (కృష్ణలంకల యాక్షన్ కమిటీ) కార్యదర్శి శ్రీయుత మండవ వెంకట వర్సయ్యగార్లు ఆర్డినెన్సుపట్ల తమ అసమ్మతిని తెలుపుతూ ఇలా వ్రాస్తున్నారు :

[illegible]

నాశనంచేయ జూచుచున్నారు. అట్టి ప్రయత్నంలో ఇది మొదటి మెట్టుగా కాన్పించుచున్నది అట్టి సమయంలో మనప్రజా విరోధి ఇల్లుకు నిప్పంటుకుందిగదా యని చూచుచు ఊరకుండిన ఊరంతయూ తగులబడిన రీతిగా గ్రుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకతకు తావీయక, తక్షణం యీ ఆర్డినెన్సును రద్దు చేయవలెననియు, వాక్సభా పత్రికా స్వాతంత్ర్యాలను కాపాడవలెననియు కోరుచున్నాము. ఇట్టి నిరంకుశ ఆర్డినెన్సు మన కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అమలుజరుగుట జాతీయోద్యమానికే కళంకమని భావించాలి. ...

ఆధిపత్యమున జాతీయ పతాకమును ప్రభకు అలంకరించి 25 బళల యెద్దులమకట్టి అతి వైభవముగా ఊరేగింపు జరిగిన పిమ్మట రాత్రి 9 గంటలకు బహిరంగసభలో, ప్రస్తుతము మద్రాసు ప్రభుత్వమువారిచే ప్రకటించబడిన ప్రజారక్షణచట్టము పౌరసత్వ హక్కులను అరికట్టుచున్నందున దానిని వెంటనే రద్దుపరచవలెనని ప్రభుత్వమును కోరుచూ తీర్మానించడమైనది. సభలో సుమారు 1000 మంది ప్రజలు పాల్గొన్నారు. చంద ... బుర్రకథ దళంవారిచే నేతాజీ జీవిత చరిత్ర చెప్పబడెను.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫిబ్రవరి ... వ తేదీన సమావేశమయి యీ క్రింది తీర్మానం ప్యాసుచేశారు.

రాజకీయ పార్టీలమీద యీ ఆర్డినెన్సును పెట్టడం అసంబద్ధం. ఏందుచేత ననగా వాక్ స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ వచ్చి కాంగ్రెసు మంత్రివర్గం వుండగా రాజకీయ పార్టీలపైన యీ ఆర్డినెన్సును అమలుజరుపుట న్యాయంకాదు. ఈ ఆర్డినెన్సును తగ్గించమని కోరుచున్నాము.

పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ సభ్యుడు

కొవ్వూరు, ఫిబ్రవరి 7

పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులు పోలిశెట్టి శేషావతారంగారు యిలా ప్రకటిస్తున్నారు.

ప్రజా పౌరసత్వాలను నాశనము చేసే ఈ ఆర్డినెన్సు, మద్రాసు ప్రజా మంత్రివర్గముచే జారీ చేయబడుట చాల శోచనీయం. సోదర రాజకీయ పార్టీలను ఈ విధంగా నిర్బంధించుట, దేశ క్షేమానికి చాలా అరిష్టదాయకం. కనుక ఈ ఆర్డినెన్సు ...

పంచాయితీబోర్డు అధ్యక్షుని ఖండన

[illegible]

పంచాయితీబోర్డు అధ్యక్షులు, ... కమిటీ అధ్యక్షులు పోలిశెట్టి నారాయణమూర్తిగారిలా ప్రకటించారు :

సమైక్యతతో స్వతంత్ర్య సంపాదనకై పోరాడవలసిన ఈ సమయములో మద్రాసు ప్రజామంత్రులచే "కాంతిరక్షణ" ... ప్రజా పౌరసత్వాలను నాశనముచేసే ఈ ఆర్డినెన్సు జారీచేయుట చాలా ఆశ్చర్యకరం. సోదర దేశభక్తపార్టీలను ... ఈలా నిర్బంధించుట తగదని ... ప్రజానులంతా ఈ ఆర్డినెన్సు ... చాలని కోరుతున్నాను.

ఆర్యవైశ్య యువజన నాయకులు

తెనాలి, ...

అఖిలభారత ఆర్యవైశ్య ... మహాసభ కేంద్రకమిటీ సభ్యులు, ... పట్టణ ఆర్యవైశ్య యువజనసంఘ ... పొన్నూరు కైలాసపతిగారు ... ప్రకటిస్తున్నారు :

ప్రజామంత్రులు అధికారంలో ... యిట్టి నిరంకుశ ఆర్డినెన్సు ప్రక... చాల శోచనీయం. ...

[illegible]

కలకంఠం కంట కన్నీరొలికిన...?

అరెస్టయిన ఒక కామ్రేడ్ భార్యవ్రాసిన లేఖ

[illegible]

పశ్చిమగోదావరి జిల్లాకాంగ్రెసు సభ్యుడు

[illegible]

గ్రామగ్రామాన నిరసన

ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ తీవ్రాందోళన

[illegible]

విజయనగర విద్యాధికుల ఖండన

[illegible]

బందరు అడ్వొకేటు ఖండన

[illegible]

కృష్ణాజిల్లా

[illegible]

కర్నూలుజిల్లా

[illegible]

పశ్చిమ గోదావరి

[illegible]

విశాఖ జిల్లా

[illegible]

గుంటూరుజిల్లా

[illegible]

అనంతపురంజిల్లా

[illegible]

తూర్పుగోదావరి

[illegible]

నెల్లూరుజిల్లా

[illegible]

చిత్తూరుజిల్లా

[illegible]

నర్సాపురం పట్టణ కాంగ్రెసు కార్యదర్శి

[illegible]

గంగవరం కాంగ్రెసు నిరసన

[illegible]

కావవరం గ్రామకాంగ్రెస్ తీర్మానం

[illegible]

ఫ్రెంచిసేనలకు ఇండియాలో విమానాశ్రయ సౌకర్యాలు

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8

వీట్-నామ్‌పై యుద్ధం చేస్తున్న ఫ్రెంచి అధికారులకు ఇండియా ప్రభుత్వపు దేశ రక్షణ శాఖవారు అయిదువేల పారచూట్లను (విమానాలమీదనుండి సైనికులను, యుద్ధ సామగ్రిని క్రిందికి దింపడానికి ఉపయోగించే గాలిగుమ్మటాలు) అమ్మారని 'పీపుల్సుఏజ్' (ప్రజాశక్తిలో కూడా) ఇటీవల ఒక వార్త ప్రచురింపబడింది.

ఈ వార్త నిరాధారమని అధికారవర్గాలు అభ్యంతరం తెలియజేస్తున్నట్లు 'అసోసియేటెడ్ ప్రెస్' మొన్న ఒక ప్రకటన చేసింది.

పైవార్తను అధికార ప్రకటనలద్వారా కాదనడానికి సాధ్యపడక, అతి తెలివిగల కొంతమంది ఉద్యోగులు 'అసోసియేటెడ్ ప్రెస్' చేత ఈ ప్రకటన చేయించారు.

కొంతమంది ఇతర విలేఖరులు ఈ విషయాన్ని గురించి అడిగినప్పుడు దేశరక్షణ శాఖ ఉద్యోగులకు 'లేదు' అనడానికి ధైర్యం చాలిందికాదు.

'అసోసియేటెడ్ ప్రెస్' వార్తచూచి, రూఢివార్తలకోసం నేను మరికొంత ప్రయత్నించాను. ఇండియా ప్రభుత్వం ఫ్రెంచి మిలిటరీ అధికారులకు పారచూట్లను అమ్మిన వార్త నిజమని రూఢిగా తెలిసింది. కాని, అమ్మిన పారచూట్ల సంఖ్య అయిదువేలు కాదు; మూడువేలే.

ఫ్రెంచి సేనలకు ఇండియాలో విమానాశ్రయ సౌకర్యాలు

అంతేకాదు. ఫ్రాన్సునుండి ఇండోచైనాకు [illegible]తున్న అదనపు సేనలను ఇండియా [illegible]కుగా పోనిస్తున్నారు. వీట్-నామ్ ప్రజలపై [illegible]లను కురిపించడానికి వెళ్తున్న ఫ్రెంచి [illegible] మాన దళాలకు ఇండియాలోని [illegible] విమానాశ్రయాలను ఉపయో[illegible] సౌకర్యం కలిగించారు. ఫ్రెంచి [illegible] ఇండోచైనాకు విమానాల ద్వారా [illegible]కూడా ఈ విమానాశ్రయాల్లో [illegible] సౌకర్యాలు కలిగిస్తున్నారు.

[illegible] విమానాశ్రయాలను [illegible] దుర్వినియోగం చేయడాన్ని [illegible] 'టైమ్సు' పత్రిక ఈ నెల [illegible] సంచికలో బట్టబయలుచేసింది. [illegible] ఈ వార్తను ఇంతవరకు కాదన[illegible].

[illegible] ఇండియా ప్రభుత్వానికి ఫ్రెంచి [illegible] ఒక వైమానిక ఒడంబడిక [illegible], దానిననుసరించే ఫ్రెంచి మిలిటరీ [illegible] విమానాశ్రయాలు నిలా ఉప[illegible]కుంటున్నారనీ తెలిసింది. జాతీయ[illegible] ప్రభుత్వం ఇలాంటి ఒడంబడికను రద్దుచేయాలి. స్వాతంత్ర్య పోరాటం [illegible] వీట్-నామ్ సోదరులపై దాడుకు [illegible]త్రకు మన భారతభూమిని వేదిక [illegible]దదు.

[illegible]రాజ్యసంస్థను [illegible]ర్పాటు చేస్తాము

రాయిటర్ విలేఖరితో హో-చి-మిన్

సింగపూర్, ఫిబ్రవరి 8

దోచైనాలోని ఫ్రెంచి సామ్రాజ్యవాద [illegible] విమానాశ్రయమైనాసరే ప్రతి[illegible] వార్తలను బయటికి పోని[illegible] అక్కడి రాయిటరు ప్రత్యేక [illegible]. ఆ కారణంచేత రాను [illegible] ప్రజాప్రభుత్వ ప్రధాని అయిన [illegible] పంపిన ప్రశ్నలనూ, వాటికి [illegible] వివరంగా టూసిమ్షద్వారా [illegible] పంపవలసి వచ్చిందన్నారు.

"[illegible] పసుప్తను ప్రాప్సు ద్వరలో [illegible] పరిష్కరింతలేదొతే రాము మిత్రరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తామని హో-చి-మిన్ ఒక ప్రశ్నకు జవాబిచ్చాడు. విదేశాంగ మంత్రుల కౌన్సిలు జోక్యం కలిగించుకోవాలని దహాశా అడుగుతామన్నాడు.

కమ్యూనిస్టు సంస్థఅనడంఅబద్ధం

మరొకప్రశ్న—"వీట్‌మిన్ (వీట్-నామ్ స్వాతంత్ర్య సంఘటన) కమ్యూనిస్టు సంస్థ అని ఫ్రెంచివారంటున్నారు. అవెంతవరకు నిజం?"

జవాబు—"వీట్‌మన్‌లో వివిధ పక్షాలున్నాయి. సోషలిస్టు, కమ్యూనిస్టు, డెమాక్రట్, నేషనలిస్టు పార్టీలన్నీ కలిసిఉన్నాయి. బౌద్ధ, కాథలిక్కు మొదలైన నాన్‌పార్టీ సంస్థలుకూడా కలిసిఉన్నాయి. భూస్వాములు కూడా ఉన్నారు.

"మామంత్రి వర్గంలోకూడా వివిధపార్టీలవారున్నారు. మాఅంతరంగిక శాఖామంత్రి నాన్‌పార్టీ ప్రముఖుడు -70 ఏళ్ళవృద్ధు. లోగడ ఫ్రెంచివారిచేతుల్లో 14 సంవత్సరాలు ద్వీపాంతరవాస శిక్ష సనుభవించాడు.

"మా కార్యక్రమం సోషలిస్టులదీకాదు, కమ్యూనిస్టుల కార్యక్రమమూకాదు. ప్రతి వాడుకి చాలినంత తిండి, బట్టాఉత్పత్తి చేయడమే మా ముఖ్య కార్యక్రమం. ఏరుదేకదా బాధలేకుండా చేసుకోగలిగాము. అందరికీ విద్య, అందరికీ ప్రజాతంత్ర హక్కులు — ఇవే మా లక్ష్యాలు.

"పత్రికా విలేఖరులకందరికీ మరొక విషయం చెప్పదలచాను. మా వీట్‌మిన్ జపానువారిచేత నడుపబడుతూన్నదని ఫ్రెంచి అధికారులు విలేఖరులతో చెబుతున్నారు. ఇది సర్వాబద్ధము. 1945లో, మా గెరిల్లాలు జపాను అక్రమణ సైన్యాల వెనకించి యుద్ధం చేస్తున్నరోజుల్లో కొంతమంది అమెరికావారు మా అతిథులుగా ఉన్నారు. మేమెంతవరకు జపానువారి బంటులమో వారు చెప్పగలరు."

జాతీయాశయము

ప్రశ్న: "ఏ షరతులమీద మీరు యుద్ధ విరమణకు ఒప్పుకుంటారు?"

జవాబు:— "అన్నాం ప్రజలు నివసిస్తున్న కొచ్చిన్ చైనా, అన్నాం, టోన్‌కిన్ రాష్ట్రాలను ఏకఖండంగా గుర్తించి, ఆ రాజ్యం యొక్క స్వాతంత్ర్యాన్ని అంగీకరించాలనే మా కోరిక. ఆ కోరికను అంగీకరించిన తక్షణమే మేము యుద్ధాన్ని విరమిస్తాము."

ప్రశ్న: "యుద్ధాన్ని మీరే రెచగొట్టారని ఫ్రెంచివారంటున్నారు. దానికే మంటారు?"

జవాబు: "గతమార్చినుండి ఫ్రెంచి అధికారులే మేము బేరాలో మాత్రే యుద్ధానికి ఎవరు కారకులో బోధపడుతుంది. ఒడంబడిక షరతుల్లో ఒక్కదానినీ వారు అమలు జరపలేదు. కొచ్చిన్ చైనా ప్రజలపై రాక్షస చర్యలు సాగించారు. హానోయ్ ప్రాంతంలో మా ప్రదేశాలను దీర్ఘకాలంగా ఆక్రమించుకున్నారు. చివనరి దుండగాలకు లెక్కలేదు.

"ఫ్రెంచి వలసమంత్రితోపాటు వచ్చిన డాక్టరు దోటీన్ (ఫ్రెంచి సోషలిస్టు-మంత్రివర్గ సభ్యుడు) ఇక్కడి పరిస్థితులను గురించి రాసిన వ్యాసాలు అంతా విశదంచేయగలవు."

ఈ యుద్ధం ఫలితంగా ఇండోచైనాకు ఆర్థికంగా పెద్దదెబ్బ తగులుతూందని హోచిమిన్ అన్నాడు.

బ్రిటిష్ పారిశ్రామిక రంగంలో విషమస్థితి

లండన్, ఫిబ్రవరి 8

బ్రిటన్‌లో తీవ్రమైన బొగ్గుకరువు ఏర్పడింది. ఉన్న విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడడంకోసం పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి సప్లయిని సోమవారంనుండి ఆపివేస్తున్నారు. దీని ఫలితంగా 30 లక్షల కార్మికులకు

ప్రజాతంత్ర దేశాలపట్ల సోవియటు సహకారదృష్టి

లండన్, ఫిబ్రవరి 10

రుమేనియా సోవియటుకు ఇవ్వవలసిన యుద్ధ నష్టపరిహారం ఆరేళ్ళలో చెల్లించుకోవాలని శాంతి సమావేశంలో నిర్ణయించారు. కాని, రుమేనియాలో ప్రజాతంత్ర పద్ధతులపై పునర్నిర్మాణం చురుకుగా సాగుతూంది. ఈ పునర్నిర్మాణానికి ఆటంకం కలుగకుండా ఉండడానికి, యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించుకోవలసిన గడువును ఆరేళ్ళనుండి, ఎనిమిదేళ్ళకు పొడిగించింది రష్యా.

పాలస్తీనాలో బ్రిటిష్ పన్నాగం

ఇజ్వెస్టియా వ్యాఖ్య

మాస్కో, ఫిబ్రవరి 8

"పాలస్తీనాను యూదు, అరబ్బు రాజ్యాలుగా విభజించి, కేంద్ర ప్రభుత్వం అనే వంకతో సర్వాధికారాలు తమ చేతిలోనే ఉంచుకోవాలని బ్రిటిషు ప్లాను వదమటి అనియాలో తమ కీలుబొమ్మ ప్రభుత్వాల కూటమి నొకదానిని నిర్మించుకోవాలన్న ప్లానులో ఒక భాగమే ఇది.

"యూదు, అరబ్బుల ఘర్షణే పరిష్కారానికి ఆలస్యం కలిగిస్తున్నదని బ్రిటిషువారంటున్నారు. ఈ ప్రకటనలతో ఎవ్వరూ మోసపోరు" అని 'ఇజ్వెస్టియా' పత్రిక ప్రకటించింది.

విదేశ సేనలన్నీ తమ దేశాలను ఖాళీ చేయాలన్న ఆందోళన పడమటి ఆసియా దేశాల్లో నానాటికీ తీవ్ర మవుతూందని యీ పత్రిక వెల్లడించింది.

ఇరాక్‌లో ఆందోళన

బాగ్దాద్ ఫిబ్రవరి 8

ఇరాక్‌లోని ప్రముఖ రాజకీయ పక్షాలు ఈవేళ ఒక సంయుక్త సమావేశం జరిపి, బ్రిటిష్ సేనలు తమ దేశాన్ని ఖాళీచేయాలని తీర్మానించారు. తమ దేశాన్ని పూర్తిగా స్వతంత్రదేశంగా ప్రకటించాలని కోరారు.

(మొదటిపేజీ తరువాయి)

భాగాన్ని దానిసత్వంలో ఉంచితే దేశానికి స్వతంత్రం, అభ్యుదయం, శాస్త్రీయ పరిశ్రమాభివృద్ధి సాధ్యంకాదు.

బ్రిటిష్ ప్రభుత్వాలు దేశాన్ని ఖండఖండాలుగాచేసి ప్రజల్లో ఏకత్వం విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నందాగాసాగింది. దానికి కాంగ్రెస్ నాయకులు అంగీకరించడం మూలంగా, ఎన్నాళ్ళనుండో ప్రకటిత మవుతూవచ్చిన ప్రజాతంత్ర వాంఛలన్నిటికీ తిలాంజలి సమర్పించి, ఏదో రాజీపడాలన్న ధోరణిలో ఈ సంస్థాన ప్రభువుల వాంఛలను అంగీకరించే స్థితిపడుతున్నది.

బరోడా సంస్థానంతో ఒడంబడిక

ముగ్గురు ప్రతినిధులు ఎన్నుకోబడగాదు

రాజ్యాంగ నిర్మాణసభ కార్యదర్శి ఇలా ప్రకటించారు:

"రాజ్యాంగసభ సంస్థానరాయబారకమిటీ బరోడా దివానుతో చర్చించింది. బరోడా సంస్థానంనుండి రాజ్యాంగసభకు ముగ్గురు ప్రతినిధులు వస్తారు. ఆ ముగ్గురినీ, ఆ సంస్థాన శాసనసభ ఎన్నుకుంటుంది ఎన్నుకోబడిన వారు అనధికారశాసనసభ్యులు మాత్రమే వోటుచేస్తారు. నామినేటెడ్ సభ్యులు వోటువెయ్యరు."

అసలుసంస్థానాలలో వాటికి అపరిమితమైన వోటింగుతో శాసనసభలనేవి ఏర్పాటయి ఉన్నవి. అందులో ఎన్నిక అయిన సభ్యులు చాలా తక్కువ. అదిగాక అనధికారసభ్యులనే పేర ఎందరినో రాజభక్తులను చేర్చుకోవడం జరిగింది. ఇలాంటి ప్రజా ప్రాతినిధ్యంలేని సంస్థలు ప్రతినిధుల నెన్నుకోవడంలో ప్రజాతంత్ర సూత్రాలేమీ ఉండవు.

పనులులేకుండా పోతుందని బొగ్గు, విద్యుచ్ఛక్తిశాఖామంత్రి షిన్వెల్ ప్రకటించాడు.

పనులులేని కాలంలో వీరి జీవితం గడవడానికి ఏమి ఏర్పాట్లుచేయబడినదీ ఇంకా ప్రభుత్వం వివరించలేదు.

అంగ్‌సాన్ అట్లీ ఒడంబడిక

బర్మాలో వ్యతిరేక ప్రదర్శనం

కమ్యూనిస్టుపార్టీ, ఆంటిఫాసిస్టులీగ్ తప్ప మిగతావారి సమావేశం

రంగూన్, ఫిబ్రవరి 9

ఈరోజిక్కడ బర్మా రాజకీయ నాయకుల సభ అనేది జరిగింది. ఆంటీ ఫాసిస్టులీగుకు వ్యతిరేకమైన పార్టీలు ఇందులో చేరాయి. వీరు అంగ్సాన్ అట్లీ ఒడంబడికకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని తీర్మానించారు. ఫిబ్రవరి 16వ తేదీ బహిరంగసభ జరపాలని తీర్మానించారు. ఈ సభకు డాక్టర్ బామా అధ్యక్షత వహించాడు. ఈ సభలో కమ్యూనిస్టులు పాల్గొనలేదు.

దోబామా పార్టీ ప్రభుత్వంనుండి రాజీనామా

దోబామా (బర్మా బర్మావారికే అనే సంస్థ)కు చెందిన థాకిన్ బాసన్ ప్రభుత్వ కార్యవర్గంనుండి రాజీనామా విస్తున్నానని సభలో ప్రకటించాడు.

యూసా అసంతృప్తి

కరాచీ, ఫిబ్రవరి 8

బర్మా మాజీ ప్రధాని యూసా లండన్ నుండి బర్మాకు వెళుతూ ఇలా ఒక ప్రకటన చేశారు:

"లండన్ సమావేశంలో బర్మా ప్రతినిధివర్గం ఈ క్రింది వాంఛలను ప్రతిపాదించాలని నిర్ణయించింది.

(1) సంవత్సరంలో బర్మాకు స్వతంత్రమివ్వాలి.

(2) ప్రజాపరిషత్తుకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలి.

(3) దేశపాలనకుకూడ శాసనసభను అలాగే ఎన్నుకోవాలి.

(4) బాధ్యతాయుతమైన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరచాలి.

(5) సరిహద్దు ప్రాంతాల ప్రతినిధులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండాలి.

(6) బర్మా విదేశాలకు రాయబారులను పంపే హక్కుండాలి.

(7) రక్షణ విదేశాంగశాఖలపై పూర్తి అధికారాలుండాలి.

(8) ఆర్థికాధికారాలు తాత్కాలిక ప్రభుత్వానికి పూర్తిగా ఉండాలి.

"ఈ ఎనిమిది వాంఛలలో ఒకటికూడ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. అంగ్‌సాన్‌ను బర్మా ప్రధానిగా గుర్తించమన్నా వారు ఒప్పుకోలేదు. ప్రజాపరిషత్తుకు ఎన్నికలు జరుపుతామన్నారు. కాని, ఆ సభ సర్వస్వతంత్రంకాదని బ్రిటన్ స్పష్టపరచింది.

"రాయబారవర్గంలో మెజారిటీతో ఉన్న ఆంటీ ఫాసిస్టులీగు సభ్యులు ఏడాదిలో స్వతంత్ర మివ్వాలన్న ప్రతిపాదనను అసలే వదిలివేశారు.

బాధ్యతగల ప్రభుత్వం లేదు

"రాజ్యాంగ సభకు 1947లో ఎన్నికలు జరుగుతాయి. అంతవరకు గవర్నర్ కార్యవర్గమే పరిపాలిస్తుంది. కాని రాజ్యాంగసభ ఏర్పడిన తర్వాతకూడ కొత్త రాజ్యాంగం వచ్చేవరకు ఈ గవర్నర్‌దే రాజ్యాధికారం కావడం సరికాదు. పైగా కొత్తచట్టం తయారుచేసినా అది బ్రిటిష్ పార్లమెంటు అంగీకరించాలి. వారెన్నాళ్ళయినా గడపడానికి వీలున్నది. పైగా ఆ చట్టాన్ని వారిష్టం వచ్చినట్లు మార్చేందుకుకూడ వీలుంది.

"విదేశాలకు రాయబారులను పంపడానికి బ్రిటన్ అంగీకరించలేదు. బర్మాలోని బర్మా సేనలను మాత్రం మీరు చూడుకోవచ్చునన్నారు. ఆర్థిక విషయంలోకూడ బర్మాకు అధికారాలు సర్వ స్వతంత్రమైనవి కావు. ఇప్పటి కార్యవర్గాన్ని తాత్కాలిక ప్రభుత్వముగా గుర్తించమన్నా బ్రిటన్ అంగీకరించలేదు. కావట్టి ఈ ఒడంబడిక సరికాదు."

విమానప్రమాదంవల్లనే బోసు మరణించాడు

అసెంబ్లీలో నెహ్రూ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 10

ఢిల్లీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో శేఠ్ గోవిందదాసుగారు, గోవా మొదలైన బ్రిటిషేతర ప్రభుత్వాల క్రింద నున్న ప్రదేశాలలోని ప్రజలు భారతదేశంలో కలియగోరుతున్న విషయం తెలుసా అని అడిగారు. దానికి జవాబిస్తూ నెహ్రూ, ఇలాంటి భావాలు వెలిబుచ్చినట్లు తమకు తెలుసుననీ, ఆ విషయమై ఆలోచించవలసిన సమయం ఇదికాదని అన్నారు. భారతదేశ రాజ్యాంగం ఒక ఆకారానికి వచ్చినప్పుడు ఆ విషయం ఆలోచించవచ్చునని అన్నారు.

మరొక అనుబంధ ప్రశ్నకు జవాబిస్తూ, ఫ్రెంచి ఇండియా ప్రజలనిర్ణయానికి ప్రాన్సు బద్ధురాలవుతుందని ఫ్రెంచి గవర్నర్ చెప్పిన మాటలను తాను గమనించానని నెహ్రూ చెప్పాడు.

బోసుమరణం

మరొక ప్రశ్నకు జవాబిస్తూ, రష్యా—చైనా సరిహద్దులలో మిత్రరాజ్య సేనలచే సుభాస్ చంద్రబోసు చంపబడ్డాడని సర్దార్ శార్దూల్‌సింగ్ కవీశర్ చేసిన ప్రకటనను నమ్మలేమని నెహ్రూ చెప్పాడు. విమానప్రమాదం వల్ల బోసు మరణించిన వార్తనే ఆయనకు శుశ్రూషచేసిన డాక్టరూ నర్సూ చెప్పారని నెహ్రూ అన్నారు.

కొంతమంది ముఖ్యులూ, అముఖ్యులూ బోసునుగురించి చేసిన ప్రకటనలు బాధ్యతారహితమైన, ఆధారంలేని ప్రకటనలు లేనని నెహ్రూ చెప్పాడు. బోసు మరణాన్ని గురించి తిరిగి విచారణ జరపవలసిన అవసరం లేదనీ, విమాన ప్రమాదంవల్ల మరణించిన వార్తనే నమ్ముతున్నామనీ నెహ్రూ అన్నాడు.

మజ్దూర్ సంఘం విచ్ఛిన్నకార్యాలు

వరంగల్, ఫిబ్రవరి 11

నైజాం ప్రభుత్వం, వరంగల్ ఆజంజాహి మిల్లు కార్మికనాయకులైన రామనాథం, మల్లేశం, రాధాకిషన్, అబ్దుల్, అన్వర్ గార్లపై వారంట్లు పెట్టింది. అందువల్ల వారు రహస్యజీవితం గడుపుతున్నారు. ఇది అదునుగాతీసుకొని, మజ్దూర్ సంఘానికి చెందిన మల్హారావు, అప్పయ్య కార్మికులలో చీలికలు కలిగించడానికి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రయత్నం చేస్తున్నారు. బోనసుకోసరం కార్మికులు యజమానులపై ఒత్తిడితేవడం చట్టవిరుద్ధమనీ, యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనే కార్మికులను కమ్యూనిస్టులని పేరుపెట్టి, పోలీసులకు అప్పగించుతామనీ బెదరించుతున్నారు.

రెండవరంగం లేకపోయినా రష్యా జయించేది

స్టాలిన్ జీవితచరిత్రలో వివరాలు

మాస్కో, ఫిబ్రవరి 9

అధికారరీత్యా ప్రకటింపబడిన కామ్రేడ్ స్టాలిన్ జీవిత చరిత్ర రెండవ ముద్రణ మాస్కోలో ఈవారం వెలువడింది.

మొన్నటి యుద్ధంలో స్టాలిన్ పాత్రను గురించిన ముఖ్యవివరాలు ఇందులో చేర్చబడ్డాయి. 1944లో స్టాలిన్ తయారుచేసిన మిలిటరీ ప్లాను అఖండవిజయం సాధించిన తరువాత బ్రిటన్ అమెరికాలు రెండవరంగం ప్రారంభించకపోయినాసరే రష్యా జర్మనీని పూర్తిగా ఓడించి ఫ్రాన్సును విముక్తి చేయగల స్థితిలో ఉన్నదని ఇందులో స్పష్టంగా తెలుపబడింది.

ఈ విషయాన్ని గుర్తించిన తరువాతనే చర్చిల్, ఇక తనకు యూరప్‌లో ఏమాత్రం స్థానం ఉండకుండా పోతుందనుకొని, రెండవ రంగం ప్రారంభించడానికి ఒప్పుకున్నాడని ఇందులో వివరించబడింది.

ed. Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada, Consulting Editor: M. Chandrasekhara R..

END OF ISSUE